సాక్షి
ములుగు

బుధవారం । 18 । డిసెంబర్ । 2024



దర్గ్యానాయక్‌కు ఘన నివాళి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దర్గ్యానాయక్ అంత్యక్రియలు దేవరుప్పల మండలం పడమటితండాలో మంగళవారం ముగిశాయి. - 8లో



రయ్..రయ్
వరంగల్ రీజియన్ పరిధిలోని రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు పరుగెత్తనున్నాయి. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. - 8లో

గరిష్టం/కనిష్టం
28.1°/16.3°

వాతావరణం
జిల్లాలో ఉదయం మంచు కురుస్తుంది. మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. రాత్రివేళ చలిగా ఉంటుంది.

వణికిస్తున్న చలి
రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు

- రాత్రి 9.30గంటల వరకే దుకాణాలు బంద్
- రోడ్లపై కనిపించని వాహనాలు
- బోసిపోయిన బస్టాండ్, జాతీయ రహదారి
- చలి తీవ్రతపై 'సాక్షి' విజిట్

ములుగు: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఏజెన్సీ వాసులు చలితీవ్రతను తట్టుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఏజెన్సీలో ఆందోళనకర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ములుగు పట్టణంలో 15వేల మందికి పైగా జనాభా ఉండగా ప్రతిరోజూ రాత్రి 11గంటల వరకు ఐస్‌క్రీమ్ షాపులు, సినిమా హాళ్లు, తోపుడుబండ్లపై ఉన్న టిఫిన్ సెంటర్లు, పాన్ షాపుల వద్ద సుమారుగా 500మంది జనాభా కనిపించేవారు. కానీ ఎముకలు కొరికే చలితీవ్రత కారణంగా సోమవారం రాత్రి రెండున్నర కిలో మీటర్ల పొడవున్న ప్రధాన రహదారి వెంబడి 50మందికి మించి కనబడలేదు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు ఆయా సెంటర్లలో కనిపించే ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేట్ వాహనాలు కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో ప్రజలు చలిలో పడుతున్న ఇబ్బందులపై 'సాక్షి' సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ములుగు, ఏటూరునాగారంలో విజిట్ చేసింది. అందులో కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.



రాత్రి 8.55 గంటలకు..

బస్టాండ్‌లో అంతంతే జనం

ఏజెన్సీలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండడంతో ప్రధాన కేంద్రమైన ఏటూరునాగారంలో జన సంచారం కనిపించలేదు. ఆర్టీసీ బస్టాండ్ లో పలు పనుల నిమిత్తం వెళ్లే వారు కొంతమంది కనిపించారు. ప్రధాన రహదారి నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది.



రాత్రి 9.26గంటలకు..

బోసిపోయిన ఎన్‌హెచ్

డీఎస్పీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై జనసంచారం లేక బోసిపోయింది. జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ నడుమ వెలుతురులో పార్కింగ్ చేసిన ఆటో, ప్రైవేట్ వాహనాలు, ఇసుక లారీలు ఇతర వాహనాలు మాత్రమే కనిపించాయి.

రాత్రి 9.15 గంటలకు..

స్వెటర్ల కొనుగోలు



జిల్లా కేంద్రంలోని తిరుమల కళామందిర్ సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణాల వద్ద స్థానికులతో పాటు హనుమకొండ-ఏటూరునాగారం వెళ్లే ద్విచక్రవాహనదారులు స్వెటర్లు, తలపాగ వంటివి కొనుగోలు చేస్తూ కనిపించారు.

రాత్రి 9.17 గంటలకు..

యువకులు జిల్లా కేంద్రంలోని మార్కండేయ బిల్డింగ్ ఎదురుగా ఉన్న పానీపూరి సెంటర్ వద్ద గరంగరం పానీపూరి తింటూ కనిపించారు. దీంతో పాటు బజ్జీల బండ్లు, టీ, కాఫీ షాపుల వద్ద జనసంచారం కనిపించింది.

గరంగరం పానీపూరి



రాత్రి 9.24 గంటలకు..

నిర్మానుష్యంగా బస్టాండ్



జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, జాతీయ రహదారి నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. హనుమకొండ వైపు వెళ్లే ప్రయాణికులు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల కోసం కొంతమంది వేచి చూస్తూ కనిపించారు.

రాత్రి 9.30 గంటలకు..

దుకాణాలు బంద్

చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ములుగు, ఏటూరునాగారంలో వ్యాపారులు షాపులను 9.30గంటల వరకే మూసివేసి ఇళ్లకువెళ్లిపోయారు. రాత్రిపూట రవాణా సౌకర్యం అంతంతమాత్రంగా ఉండడంతో వాహనాల అలికిడి సైతం ఎక్కువగా కనిపించలేదు. 10గంటల సమయంలో కేవలం వైన్ షాపుల వద్ద మాత్రమే మద్యం ప్రియులు తారసపడ్డారు.



సాక్షి విజిట్



ఉదయం 4.10గంటలకు..

వెచ్చని మంట

జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్, గొల్లవాడ, ఆర్టీసీ బస్టాండ్ ఏరియాల్లో మహిళలు, యువత, చిన్నారులు చలికితట్టుకోలేక వెచ్చని మంటలు కాగుతూ కనిపించారు. ఇదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ గస్తీ నిర్వహించారు.



రూ. 700 బిజినెస్ కూడా కావడం లేదు..



గతంలో రోజుకు రూ. 2 వేల వరకు గిరాకీ వచ్చేది. ఈ మధ్యలో చలి తీవ్రత ఎక్కువ కావడంతో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. రోజుకు రూ. 700 కూడా రావడం లేదు. రాత్రి 8 గంటల తర్వాత పానీపూరి వైపు వచ్చే వారే కరువయ్యారు. గత 15 రోజులుగా నష్టాలు తప్పా లాభాలు లేవు. రాత్రి 9గంటలకే షాపు మూసి ఇంటికి బయలుదేరుతున్నాం.

- గోలు, పానీపూరి వ్యాపారి

జాగ్రత్తలు పాటించాలి..



చలి తీవ్రతతో కండరాలు బిగుసుకుపోతాయి. రక్తనాళాలు కుచించుకుపోతాయి. ఈ పరిస్థితిలో చిన్నపిల్లలు, వృద్ధులు తట్టుకోలేక పోతారు. చలి తీవ్రత పెరిగితే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రాత్రిపూట బయటికి రాకుండా ఉండడం మంచిది. అత్యవసర సమయంలో బయటికి వచ్చే క్రమంలో తలచుట్టూ రుమాలు చుట్టుకొని రావడం మంచిది. చలిమంట కాచుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. రెగ్యులర్‌గా వాకింగ్‌కి వెళ్లే వ్యక్తులు సైతం తక్కువగా చలి ఉన్నప్పుడే బయటికి రావాలి. చలిలో ద్విచక్ర వాహనంపై వెళ్లే ప్రయాణికుల రక్తనాళాలు బిగుసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అత్యవసరమైతే తప్పా బయటికి వెళ్లొద్దు.

- జగదీశ్, సూపరింటెండెంట్, ములుగు ఏరియా ఆస్పత్రి

న్యూస్‌రీల్

జంతువులను వేటాడటం నేరం



వాజేడు: అడవి జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరమని ఎఫ్ఎస్ఓ మల్ల నాగమణి అన్నారు. మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి, కోయవీరాపురం గ్రామాల్లో విడివిడిగా ప్రజలకు మంగళవారం అవగాహన కార్యక్రమాలను అటవీశాఖ సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి ఏడ్జర్లపల్లిలో మాట్లాడుతూ అడవులను రక్షించుకోవడం అందరి బాధ్యత అన్నారు. అడవిలో నిప్పు అంటుకుంటే అడవికి నష్టం వాటిల్లుతుందన్నారు. అడవికి ఇప్ప పువ్వులు ఏరడానికి వెళ్లినప్పుడు చెట్ల కింద కూర్చున్న వారు పొరపాటున కూడా నిప్పు పెట్టవద్దని సూచించారు. అడవి జంతువులను ఉచ్చులు, విద్యుత్ తీగెలు అమర్చి హత మార్చిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎఫ్ఎస్ఓ వెంట అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

ఏటూరునాగారం: గిరిజన అభ్యర్థులు ఉద్యోగాలు సాధించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంచుకునేందుకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ నాలెడ్జ్ సంస్థ (టాస్క్) ద్వారా పది రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తారని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు దిగ్గజ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చేలా అవసరమైన నైపుణ్యాలు ఆంగ్లంలో మాట్లాడటం, ఇంటర్వ్యూలను ఎదుర్కొనేలా ఆత్మ విశ్వాసం, వ్యక్తిగత సామర్థ్యాలు పెంచడానికి ఉచిత శిక్షణ దోహదపడుతుందని వెల్లడించారు. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ఐటీడీఏ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 9490341911, 8008932159లలో సంప్రదించాలని సూచించారు.

అరుణాచలానికి ప్రత్యేక బస్సు

ఏటూరునాగారం: టీజీఎస్ఆర్టీసీ వరంగల్-2 డిపో నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన అరుణాచలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు ఏటూరునాగారం ఆర్టీసీ కంట్రోలర్ చల్లా శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ డీఎం జ్యోత్స్న ప్రత్యేక చొరవతో ప్రత్యేక బస్సు సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ నెల 20నుంచి 23వ తేదీ వరకు 36 సీట్ల సామర్థ్యం కలిగిన సూపర్ లగ్జరీ బస్సు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. హనుమకొండ నుంచి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, గిరిప్రదక్షిణ, బీచుపల్లి, హనుమాన్ టెంపుల్, గద్వాల జోగులాంబ అమ్మవారి ఆలయ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం ఉంటుందని వివరించారు. వివరాలకు సెల్ నంబర్ 9441991706లో సంప్రదించాలని సూచించారు.

మారుపేర్ల సమస్యను పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు ఎన్నికల సమయంలో యూనియన్ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం మారుపేరుల సమస్యను పరిష్కరించాలని సీఐటీయూ బ్రాంచి కార్యదర్శి కంపేటి రాజయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 6వ గనిలో మంగళవారం కార్మికులతో సంతకాల సేకరణ చేపట్టారు.

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి



ములుగు రూరల్: హస్తకళ శాఖ సంక్షేమ పథకాలను కుమ్మరి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జాతీయ హస్తకళ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోతిరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం మండల పరిధిలోని ఇంచర్ల శివారులో కుమ్మరి సంఘం జిల్లా కమ్యూనిటీ హాల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హస్తకళ వృత్తిదారులు తమ జీవన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. వృత్తిదారుల సంఖ్య పడిపోకుండా పటిష్టపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం కుమ్మరి సంఘం నాయకులు జ్యోతిరావును శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిజైనర్ రాజేష్, సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆశాడపు దేవేందర్, ధర్మారావు, విజేందర్, రమేష్, కుమార్, మల్లక్క, వెంకన్న పాల్గొన్నారు.

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి

కలెక్టర్ టీఎస్.దివాకర

ములుగు రూరల్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణిస్తేనే భవిష్యత్ బాగుంటుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండలంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల జాకారం లో సీఎం కప్-2024 జిల్లాస్థాయి క్రీడాపోటీలు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి తుల రవి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల క్రీడకారుల్లో నైపుణ్యం వెలికి తీసేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందిస్తామన్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖో-ఖో, కిక్ బాక్సింగ్, యోగ, హ్యాండ్‌బాల్ క్రీడల్లో క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు.



సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్, రవిచందర్

క్రీడాకారులు తోటి విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సీఎం కప్ సాధించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, చాంద్‌పాషా, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్, చిక్కుల రాములు, జక్కుల రేవంత్ యాదవ్, ఎస్‌జీఎఫ్ అధ్యక్షుడు బల్లూరి వేణు, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లయ్య, రాజు, వెంకటేశ్వర్లు, లవనిక, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఆదర్శగ్రామం గంగదేవిపల్లి సందర్శన

గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు(ఎస్‌జీటీ) ట్రైనీలు శ్రీనివాస్, నర్సింహులు ఆధ్వర్యంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని ఏడు గ్రామాలకు చెందిన సభ్యులు మంగళవారం సందర్శించారు. ట్రస్టు ఆధ్వర్యంలో 120 గ్రామాల్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేసి విద్య, ప్రజారోగ్యం, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా గుర్రంపేట, మోరంచపల్లి, నందిగామ, లక్ష్మీదేవిపేట, బూర్గుపేట, వెంకటేశ్వరపల్లి, నగరంపల్లికి చెందిన ట్రస్టులోని కమిటీల బాధ్యులు గంగదేవిపల్లిని సందర్శించారు. గ్రామాభివృద్ధి తీరు, జాతీయ స్థాయిలో గుర్తింపు, పలు అవార్డులు సొంతం చేసుకున్న విషయాలను జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి ఆయా కమిటీల బాధ్యులకు వివరించారు. ఆర్‌డీటీ ఏరియా టీం లీడర్ సంజీవ్‌కుమార్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ప్రతాప్, లక్ష్మణ్‌మూర్తి, గంగదేవిపల్లి కమిటీల సభ్యులు సుశీల, సరోజన పాల్గొన్నారు.



భూపాలపల్లి, ములుగు జిల్లాల సభ్యులు

గంగిరెద్దుల సందడి

వాజేడు: సంక్రాంతి పండుగ సమయంలో వచ్చే గంగిరెద్దులు మండల కేంద్రంలో మంగళవారం దర్శనమిచ్చాయి. పండుగకు ఇంకా నెల రోజుల సమయం ఉండగానే గంగిరెద్దుల సందడి మొదలైంది. చాలా రోజుల తర్వాత గంగిరెద్దులు కనబడటంతో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తిగా తిలకించారు.



అక్రమ దత్తత చట్టరీత్యా నేరం

ములుగు: పిల్లలను అక్రమ దత్తత చట్టరీత్యా నేరమని జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష అన్నారు. జిల్లాకేంద్రంలో సంక్షేమ శాఖ కార్యాలయంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, మహిళా సాధికారిత కేంద్రం, భరోసా సిబ్బందికి దత్తత మార్గదర్శకాలపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ సీడీపీఓలు ప్రేమలత, ధనలక్ష్మీ పాల్గొన్నారు.

రామాలయంలో పంచామృత అభిషేకాలు



ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేస్తున్న అర్చకులు, హాజరైన భక్తులు

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు పంచామృత అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాముడు జన్మించిన పునర్వసు నక్షత్రం కావడంతో ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలను అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ నిర్వహించారు. ఆలయంలోని సంతానసాగేంద్రస్వామి, హనుమాన్‌తో పాటు అమ్మవారు, వెంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. దీంతో రామాలయంలో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, కోశాధికారి స్వామి, అనిల్, ఇర్సవడ్ల సంతోష్, మండల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

జలపాతం వద్ద పర్యాటకులు



జలపాతం వద్ద కూర్చున్న, సేద తీరుతూ..



పర్యాటకుల సందడి

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి మంగళవారం పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వీక్షించడంతో పాటు ప్రకృతి అందాలను తిలకించారు. జలపాతం వద్ద కూర్చొని సేదతీరారు. చిన్నారులు కేరింతలు కొడుతూ ఆటలు ఆడి సందడిగా గడిపారు.

జూపార్క్‌కు రెండు అడవి దున్నలు



న్యూశాయంపేట: వరంగల్ జూపార్క్‌కు సోమవారం రాత్రి రెండు అడవి దున్నలు (2 సంవత్సరాల వయసు ఉన్న ఆడ, మగ బైసన్‌లు) వచ్చాయి. అధికారుల వీటిని హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ నుంచి తీసుకొచ్చి ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో ఉంచారు. త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవతో ఇటీవల రెండు పులులు(కరీనా,శంకర్),ఆరుతోపాటు వివిధ జూపార్క్ నుంచి హగ్‌డీర్‌లు(జింకలు), ప్రస్తుతం అడవి దున్నల రాకతో జూపార్క్ నూతన కళ సంతరించుకుంది. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేవరకూ సంరక్షణ చర్యలు తీసుకుంటూ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సందర్శకులు వీక్షించే వీలుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

టీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలు కేయూకు..

- కన్వీనర్‌గా ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి
- టీజీఐసెట్ మహాత్మాగాంధీ యూనివర్సిటీకి..



టీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి

కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను (2025–2026) ఎడ్‌సెట్ నిర్వహణ బాధ్యతలను కాకతీయ యూనివర్సిటీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి అప్పగించింది. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ కోర్సుల కామన్ ఎంట్రెన్స్ టెస్టులు (2025–2026) నిర్వహించేందుకు వివిధ సెట్‌లను యూనివర్సిటీలకు అప్పగించింది. ఈ మేరకు సెట్లకు కన్వీనర్లను నియమించారు. చాలాఏళ్ల తరువాత టీజీఈసెట్ నిర్వహణ బాధ్యతలు కాకతీయ యూనివర్సిటీకి ఉన్నతవిద్యామండలి అప్పగించింది. కన్వీనర్‌గా కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డిని నియమించారు. కాకతీయ యూనివర్సిటీలో విద్యాకళాశాలలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరు లేకపోవడంతో ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌ను కన్వీనర్‌గా నియమించారు. వెంకట్రామ్‌రెడ్డి గతంలో అనేక పదవులు నిర్వర్తించారు. ప్రధానంగా కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, పరీక్షల నియంత్రణాధికారిగా, రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉంది.

టీజీ ఐసెట్‌కు నో..

రాష్ట్రంలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నిర్వహణ బాధ్యతలు 12 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీకి ఉన్నత విద్యామండలి అప్పగించింది. 2024లో నిర్వహణకు సంబంధించి కేటాయించిన నిధుల ఖర్చు విషయంలో కన్వీనర్‌పై ఆరోపణలు వచ్చిన తెలిసిందే. దీంతో ఈసారి టీజీఐసెట్ నిర్వహణను మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించింది. కానీ, టీజీ ఎడ్‌సెట్ చాలా ఏళ్ల తరువాత కేయూకు వచ్చింది.



వరంగల్ రీజియన్‌కు 112 ఎలక్ట్రిక్ బస్సులు

టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది. ముందుగా 86 బస్సులు కేటాయించగా ఇటీవల మరో 26 బస్సులు పెంచింది. రీజియన్‌లో కాలం చెల్లిన బస్సులను తొలగించడంతో పాటు మహాలక్ష్మి పథకంతో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కొత్త బస్సుల కేటాయింపులో భాగంగా ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచింది. దీంతో వరంగల్ రీజియన్‌లో బస్సుల కొరత తీరనుంది.



వరంగల్–2 డిపోలో సిద్ధంగా ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు

రయ్..రయ్

వరంగల్ రీజియన్ పరిధిలోని రోడ్లపై పరుగెత్తనున్న ఈవీ బస్సులు

- అందుబాటులోకి చార్జింగ్ పాయింట్లు
- పూర్తయిన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం
- ఈ నెల 18న రోడ్లపైకి రావాల్సి ఉండగా వాయిదా
- రవాణాశాఖ మంత్రి సమయం కోసం ఎదురుచూపు
- వరంగల్ రీజియన్‌కు మొత్తం 112.. ముందుగా 86 బస్సుల కేటాయింపు

పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై పరుగులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆరు చార్జింగ్ పాయింట్లు పూర్తయిన క్రమంలో ఈ నెల 18న (నేడు) ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవానికి రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే అనివార్య కారణాలతో మంత్రి కార్యక్రమం రద్దు కావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. మంత్రి ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభోత్సవం ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. వారం రోజుల్లో మంత్రి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నారు. – హన్మకొండ

చార్జింగ్ పాయింట్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తి..

ఆర్టీసీ వరంగల్ రీజియన్‌కు వచ్చిన, రావాల్సిన ఎలక్ట్రిక్ బస్సులను వరంగల్–2 డిపోనకు కేటాయించారు. ఎలక్ట్రిక్ బస్సులు, అవసరమైన చార్జింగ్ పాయింట్లు, సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 112 బస్సులకు గాను వరంగల్–2 డిపోలో మొత్తం 21 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా పనులు వేగంగా సాగుతున్నాయి. కాగా ఇప్పటికే 6 చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సబ్‌స్టేషన్ నిర్మాణం వరంగల్–2 డిపోలో పూర్తయింది. 6 చార్జింగ్ పాయింట్ల ద్వారా 30 నుంచి 35 బస్సులు చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కో పాయింట్ ద్వారా రోజుకు 5 బస్సుల వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కో బస్సు పూర్తి చార్జింగ్ కావడానికి గంటన్నర నుంచి రెండు గంటల సమయం పడుతుంది. ఒక పిన్‌తో చార్జింగ్ చేస్తే 2 గంటలు, రెండు పిన్‌లతో చార్జింగ్ చేస్తే గంట సమయం పడుతుంది.





వరంగల్–2 డిపోలో సిద్ధంగా ఉన్న చార్జింగ్ పాయింట్లు, నిర్మాణం పూర్తయిన సబ్‌స్టేషన్

రీజియన్‌కు చేరుకున్న 75 బస్సులు..

వరంగల్ రీజియన్‌కు కేటాయించిన 112 బస్సుల్లో ఇప్పటి వరకు 75 చేరుకున్నాయి. మొత్తం 112 బస్సుల్లో 19 సూపర్ లగ్జరీ, 18 డీలక్స్, 75 ఎక్స్‌ప్రెస్ బస్సులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 75 బస్సులు రాగా అందులో 19 సూపర్ లగ్జరీ, 16 డీలక్స్ బస్సులు, 40 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. వీటి రాకతో వరంగల్–2 డిపో కళకళలాడుతోంది. జేబీఎం సంస్థ నిర్వహణలో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీతో జేబీఎం సంస్థ ఒప్పందం చేసుకుంది. జేబీఎం సంస్థ డ్రైవర్ల రిక్రూట్‌మెంట్ బాధ్యతను శ్రీబాలాజీ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ, డ్రైవర్ల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది. 112 బస్సులకు 280 మంది డ్రైవర్లకుగాను ఇప్పటి వరకు 136 మందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చింది. వీరితో 50 బస్సులు నడపొచ్చు. అయితే త్వరలో 34 బస్సులు నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

'పింగిళి' ప్రిన్సిపాల్‌గా సుహాసిని బాధ్యతల స్వీకరణ



కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల పురుషుల డిగ్రీ కళాశాల (ఎ)లో ప్రిన్సిపాల్‌గా డాక్టర్ జి. సుహాసిని బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆ కళాశాల రెగ్యులర్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి నెలరోజులపాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుహాసినిని ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్‌గా నియమిస్తూ కళాశాల విద్యా కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతో సుహాసిని అదే రోజు బాధ్యతలు స్వీకరించారు. స్టాఫ్‌సెక్రటరీ ఎం.అరుణ, డాక్టర్ సురేశ్ బాబు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

పొదుపుపై అవగాహన పెంచుకోవాలి



కేయూ క్యాంపస్: విద్యార్థి దశ నుంచే పొదుపు, పెట్టుబడులపై అవగాహన పెంచుకోవాలని కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్‌మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ అమరవేణి అన్నారు. మంగళవారం ఆ కళాశాల సెమినార్‌హాల్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్‌బోర్డు ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలోని ఎన్ఎస్‌డీఎల్ సంయుక్త నిర్వహణలో స్కిల్ డెవలప్‌మెంట్ ఎన్ఐఎస్ఎమ్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించి మాట్లాడారు. ఈ కోర్సులో ఎనిమిది ఆఫ్‌లైన్, నాలుగు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని, పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈ కోర్సు పూర్తయిన అనంతరం ఉపాధి అవకాశాలుంటాయన్నారు. ఈ కోర్సు శిక్షకుడు అజయ్ ఉపాధ్యాయ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.

భూముల ఆక్రమణకు భూస్వామి కుట్ర..

- ముగ్గురు రైతుల ఆరోపణ.. ఆ భూముల వద్ద నిరసన



ఆక్రమణకు గురైన భూమి వద్ద పట్టా పుస్తకాలతో నిరసన తెలుపుతున్న రైతులు

మరిపెడ రూరల్: ఆక్రమణ పట్టా పొంది తమ భూములను ఆక్రమించుకునేందుకు ఓ భూస్వామి కుట్ర చేశాడని, ఈ క్రమంలో హద్దురాళ్లను తొలగించి తమ భూముల్లో పాతాడని రైతులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆక్రమణకు గురైన భూముల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సదరు రైతులు షేక్ రహీముద్దీన్, పుట్టకొండ శ్రీను, నర్సయ్య కథనం ప్రకారం.. మండలంలోని గుండెపుడి శివారులో ఇద్దరు రైతులకు మూడు ఎకరాలు, ఒక రైతుకు ఐదు ఎకరాల చొప్పున సాగు భూములు ఉన్నాయి. 30 ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వీరి భూముల వెనక గుండెపుడి గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డికి 12 ఎకరాల భూమి ఉంది. ఇటీవల ముగ్గురు భూముల మధ్య మరో 22 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అనంతరం 22 గుంటల భూమిని ఎకరం 22 గుంటలు కొన్నట్లు పత్రాలు సృష్టించి సాదాబైనామా ద్వారా పట్టాపాస్ పుస్తకం పొందాడు. 22 గుంటల భూమి పోగా ఒకరు భూమి ముగ్గురి భూముల్లో ఉందని, తన అనుచరులతో ఆ ముగ్గురి భూముల్లో హద్దురాళ్లు పాతాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురిపై కేసు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేని క్రమంలో ఆత్మహత్యలు చేసుకుంటామని సదరు రైతులు రహీముద్దీన్, నర్సయ్య, శ్రీను కన్నీటి పర్యంతమయ్యారు.

దర్యానాయక్‌కు ఘన నివాళి

- ముగిసిన సాయుధ పోరాట యోధుడి అంత్యక్రియలు
- నివాళులర్పించిన సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు





దర్యానాయక్‌కు నివాళులర్పిస్తున్న తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

దేవరుప్పుల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు జాటోతు దర్యానాయక్ అంత్యక్రియలు ముగిశాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం రెవెన్యూ పరిధి పడమటితండా జీపీకి చెందిన దర్యానాయక్ సోమవారం రాత్రి వృద్ధాప్యంతో మృతి చెందిన విషయం విధితమే. మంగళవారం ఆయన అంత్యక్రియలను నిర్వహించగా వామపక్ష నేతలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. దర్యానాయక్ పార్థివదేహానికి ఘన నివాళులర్పించారు. కాగా, దర్యానాయక్ అంతిమయాత్ర నంద ర్సంగం వామపక్ష, ప్రజాసంఘాల జెండాలతో ధర్మాపురం (పడమటితండా)కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నిజాం పాలనలో విసునూరు దేశ్‌ముఖ్ ఆగడాలకు సజీవసాక్షిగా త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ఉద్యమకెరటం దర్యానాయక్ అన్నారు. దర్యానాయక్ మృతి వివక్ష పోరాటాలకు తీరనిలోటన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి మాట్లాడుతూ దర్యానాయక్ ఆశయ సాధన దిశలో తండాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన దర్యానాయక్ స్మృతి భావితరాలకు చాటేలా ధర్మాపురంలో ఆయన స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానన్నారు. పోరాట యోధుడి కుటుంబానికి అండగా నిలుస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి మాట్లాడుతూ ఎర్ర జెండా కొడవలి సింహం దర్యానాయక్ అన్నారు. కార్యక్రమంలో బీసీసీసీ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, వామపక్ష నాయకులు సింగారపు రమేశ్, బిల్లా తిరుపతిరెడ్డి, జెడి ఎల్లయ్య, వెంకట్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, తదితరులు పాల్గొన్నారు.



రైతు వ్యతిరేకి కాంగ్రెస్

- అన్నం పెట్టే రైతులను అరెస్టు చేయడం సిగ్గుచేటు
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్



వినతిపత్రంతో బీఆర్ఎస్ నాయకుల నిరసన

హన్మకొండ: రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ విమర్శించారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించిందని, రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అజీచితి విధానాలకు నిరసనగా మంగళవారం హనుమకొండలోని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అదే విధంగా బీఆర్ఎస్ నాయకుడు సుంకు ప్రదీప్ రావును అరెస్టు చేసినట్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులను బందీ చేశారు, ఆర్డర్ల పేరిట రుణమాఫీ చేయలేదని, దాన్యానికి ఇస్తామని చెప్పిన బోనస్ బోగస్ అయిందని, సాగు సాయాన్ని ఎగనామం పెట్టారని దుయ్యబట్టారు. గుండె నొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేయడం అమానుషమన్నారు.35 రోజులుగా రైతులను జైలులో నిర్బంధించడం కాంగ్రెస్ రాక్షస పాలనకు నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయిందని, నేడు కాంగ్రెస్ పాలనలో దండగ వ్యవసాయం అవుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, ఎల్లావుల లలితాయాదవ్, కుమార్, తాళ్లపల్లి జనార్దన్, పులి రజనీకాంత్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, కుసుమ లక్ష్మీనారాయణ, సుంచు కృష్ణ, జనార్దన్‌గౌడ్, సా రంగాపాణి, జోరిక రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం


- 'టీ' కోసం రోడ్డు దాటుతుండగా ప్రమాదం..



కుమారస్వామి(ఫైల్)

గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం ఐస్‌ఫ్యాక్టరీ వద్ద వరంగల్–నర్సంపేట రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ దుర్మరణం చెందాడు. మృతుడి భార్య లక్ష్మి, గీసుకొండ పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన పసునూరి కుమారస్వామి(47) ఉదయం 4 గంటలకు ట్రాక్టర్‌లో సిమెంట్ ఇటుకలు లోడ్ చేసుకుని నర్సంపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ధర్మారం వద్ద 'టీ' తాగడానికి ఆగాడు. ట్రాక్టర్ దిగి రోడ్డుకు అవతలి వైపు ఉన్న హోటల్ వద్దకు వెళుతుండగా వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారస్వామి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనలో గూడ్స్ వాహనం డ్రైవర్ రాముడ్లపల్లి మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్‌స్పెక్టర్ మహేందర్ తెలిపారు.

'నూరేండ్ల నా ఊరు'పై గ్రూప్–2లో ప్రశ్న



ప్రశ్నపత్రం



వరంగల్ శ్రీనివాస్

వర్ధన్నపేట: ప్రముఖ సినీ, గేయ రచయిత, కవి వరంగల్ శ్రీనివాస్ సంకలించిన 'నూరేండ్ల నా ఊరు' గేయ కావ్యాన్ని రాసినవారు ఎవరని సోమవారం జరిగిన గ్రూప్–2 పరీక్షలో ప్రశ్న వచ్చింది. వరంగల్ శ్రీనివాస్.. వంద సంవత్సరాల పూర్వం పల్లెల్లో మానవ జీవన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి 243 చరణాల గేయ కావ్యాన్ని రచించారు. ఈ గేయానికి 'నూరేండ్ల నా ఊరు'గా నామకరణం చేశారు. ఈ కావ్య గాత్రం కోసం తెలుగు రాష్ట్రాల్లోని 243 మంది గాయకుల ఎంపిక చేశారు. ఈ క్రమంలో 'నూరేండ్ల నా ఊరు' కావ్యాన్ని అభిప్రాయించినందున సేవకులలో గ్రూప్–2 పరీక్షలో ప్రశ్న రావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది.

ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్



వర్చువల్‌లో మాట్లాడుతున్న రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ



క్రీడాజ్యోతిని వెలిగించిన కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్, డీపీఎస్ఓ

- రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వరంగల్: గ్రామీణ ప్రాంత యువతలోని క్రీడా ప్రతిభను గుర్తించేందుకే సీఎం కపు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని ఓ సిటీ స్టేడియంలో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలను ఆమె వర్చువల్‌గా ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీడాకారులైన సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తున్నారు, బడ్జెట్‌లో క్రీడలకు రూ.375కోట్లు కేటాయించిందన్నారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లోని దాదాపు 6,000 మంది క్రీడాకారులకు గ్రామీణ, మండల, మున్సిపల్ స్థాయిల్లో పలుక్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా జిల్లా స్థాయికి ఎంపికచేసినట్లు తెలిపారు. పారాలింపిక్స్‌లో జాతీయ పతకాన్ని ఎగరవేసిన దీప్తి జీవంజిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ వరకు ఓ సిటీ స్టేడియం, దింతల్ మైదానంలో 36 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్చువల్‌లో గ్రామ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, 'కుడా' చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి లు మాట్లాడారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీపీఎస్ఓ సత్యవాణితో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కైలాసయాదవ్, జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి ధనరాజ్ పాల్గొన్నారు.

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్య

- బెంగళూరులో ఘటన

కాళేశ్వరం: తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహదేవపూర్ మండలం బెగ్లూరులో జరిగింది. ఎస్సై పవన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పొట్లపల్లి మధునయ్య (34) తమ్ముడు రామచంద్రం మూడు నెలల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అప్పటి నుంచి మధునయ్య తన తమ్ముడిని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

పాకాలలో బోటింగ్‌కు సై!



పాకాల సరస్సులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్న బోటింగ్

- ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
- మరింత పెరగనున్న పర్యాటకుల సంఖ్య

ఖానాపురం: ప్రకృతి అందాలకు నెలవు పాకాల. చుట్టూ అభయారణ్యం.. మధ్యలో కొండలు.. కొండల మధ్యలో సరస్సు.. సరస్సులో బోటింగ్.. ఈ ప్రకృతి సుందర అందాలను వర్ణించలేం. వీటిని వీక్షించడానికి పర్యాటకులు ఉమ్మడి వరంగల్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాకాల విచ్చేస్తారు. ఆహ్లాదకర వాతావరణంలో పాకాల అందాలు వీక్షిస్తుంటారు. అనంతరం బోటింగ్ సైతం చేసి సంతోషంగా గడుపుతారు. అయితే కొని కొద్ది సంవత్సరాల నుంచి బోటింగ్ నిలిచిపోవడంతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేసేవారు. ఈ నేపథ్యంలో పర్యాటకుల అభీష్టం మేరకు రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో బోటింగ్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే రెండు బోట్లు, జెట్టిని తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సరస్సులో పలుమార్లు బోటింగ్ ట్రయల్ రన్‌ను చేపట్టారు. కాగా, పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30తో పాటు స్పీడ్ బోట్‌లో రూ.350తో అనుమతులకు తీసుకురానున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. బోటింగ్ అందుబాటులోకి వస్తే మళ్లీ పర్యాటకులు ఆనందంగా గడిపేదానికి అవకాశం ఉంటుంది.